వంద రోజులు.. వెలుగుల యజ్ఞం

- కంటి వెలుగు కేంద్రాలు షురూ..
- ఘనంగా ప్రారంభించిన ప్రజాప్రతినిధులు, అధికారులు
- పరీక్షలు చేయించుకున్న స్థానికులు
- అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు


హెచ్‌బీకాలనీలో కంటి వెలుగును ప్రారంభించిన ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి, కార్పొరేటర్ ప్రభుదాస్


అల్వాల్‌లో కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు

కాప్రా: కాప్రా, ఏఎస్‌రావునగర్ డివిజన్లలో గురువారం కంటి వెలుగు ప్రారంభమైంది. ఏఎస్‌రావునగర్ డివిజన్ కమలానగర్ వెల్ఫేర్ అసోసియేషన్ కేంద్రంలో ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి, స్థానిక కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీషారెడ్డి హాజరై ప్రారంభించారు. మాజీ కార్పొరేటర్లు కొత్త రామారావు, పజ్జూరి పావనీరెడ్డి, డాక్టర్ అనురాధ, కాప్రా సర్కిల్ ఏఎంహెచ్‌వో డాక్టర్ స్వప్నరెడ్డి, బీఆర్ఎస్ నేతలు మురళీ పంతులు, కొప్పుల కుమార్ పాల్గొన్నారు. కాప్రా డివిజన్ పరిధిలో కంటి వెలుగు శిబిరాన్ని కార్పొరేటర్ స్వర్ణరాజ్ హాజరై ప్రారంభించారు.

బోడుప్పల్ 1వ డివిజన్‌లో..

బోడుప్పల్: బోడుప్పల్ 1వ డివిజన్‌లోని జలమండలి కార్యాలయం ఆవరణంలో, 15వ డివిజన్ పరిధిలోని బొల్లిగూడెంలో మేయర్ సామల బుచ్చిరెడ్డి గురువారం ప్రారంభించారు. కమిషనర్ పద్మజారాణి, డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మిరవిగౌడ్, కార్పొరేటర్లు బింగి జంగయ్యయాదవ్, కొత్త దుర్గమ్మగౌడ్, కొత్త చందర్‌గౌడ్ పాల్గొన్నారు.

చిలుకానగర్ ఎస్సీ కమ్యూనిటీ హాల్‌లో..

ఉప్పల్: కంటి వెలుగు కార్యక్రమాన్ని చిలుకానగర్ ఎస్సీ కమ్యూనిటీ హాల్‌లో నిర్వహించారు. ముఖ్య అతిథిగా కార్పొరేటర్ బన్నాలగీత ప్రవీణ్ ముదిరాజ్, ఉప్పల్ ఇన్‌స్పెక్టర్ గోవిందరెడ్డితో కలిసి ప్రారంభించారు. బన్నాల ప్రవీణ్, వైద్య సిబ్బంది, జీహెచ్ఎంసీ సిబ్బంది పాల్గొన్నారు.

మీర్‌పేట్–హెచ్‌బీకాలనీ కార్యాలయంలో..

కుషాయిగూడ: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు సమాజంలో వెలుగులు నింపుతుందని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి అన్నారు. మీర్‌పేట్–హెచ్‌బీకాలనీ డివిజన్ వార్డు కార్యాలయంలో గురువారం స్థానిక కార్పొరేటర్ ప్రభుదాస్‌తో కలిసి ప్రారంభించారు. కాప్రా సర్కిల్ డీసీ శంకర్, మెడికల్ ఆఫీసర్ మహ్మద్ సబియోద్దీన్, మాజీ కార్పొరేటర్ గుండారపు శ్రీనివాస్‌రెడ్డి, ఎస్ఐ షఫీ, అధికారులు కరుణాదేవి, రమాదేవి, నాగరాజు, నాగుబాయి, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

చర్లపల్లిలో..

చర్లపల్లి డివిజన్, ఈసీనగర్ కమ్యూనిటీహాల్‌లో కార్యక్రమాన్ని కార్పొరేటర్ బొంతు శ్రీదేవి ప్రారంభించారు. డాక్టర్లు శిరీష, స్వరూప, స్థానిక నేతలు నాగిళ్ల బాల్‌రెడ్డి, కనకరాజుగౌడ్, జొండ్ల సత్తిరెడ్డి, కోలా నరేష్ తదితరులు పాల్గొన్నారు.

కంటి సమస్యలకు చెక్ పెట్టేందుకే..

మల్లాపూర్: మల్లాపూర్ కౌండిన్యభవన్‌లో కంటి వెలుగు కార్యక్రమాన్ని స్థానిక కార్పొరేటర్ పన్నాల దేవేందర్‌రెడ్డితో కలిసి ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి ప్రారంభించారు. కంటి వెలుగు ప్రోగ్రామింగ్ ఆఫీసర్ రఘునాథ్ స్వామి, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ నారాయణరావు, మెడికల్ ఆఫీసర్ మాధవి, పీవో రమాదేవి, ఏఈ స్రవంతి, ఏసీపీ నరేష్‌రెడ్డి, సీఐ కిరణ్‌కుమార్ పాల్గొన్నారు.

నాచారంలో..

భవానీనగర్ కమ్యూనిటీ హాల్‌లో కంటి వెలుగును జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యులు, నాచారం కార్పొరేటర్ శాంతి సాయిజెన్‌శేఖర్‌తో కలిసి ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి ప్రారంభించారు. డీసీ శంకర్, ఏఎంహెచ్‌వో డాక్టర్ స్వప్నరెడ్డి, డాక్టర్ సౌందర్య, ఫిర్దోస్, ఫాతిమా పాల్గొన్నారు.

పీర్జాదిగూడ కార్పొరేషన్‌లో..

మేడిపల్లి: కంటి వెలుగును కార్పొరేషన్ పరిధిలో 8, 14వ డివిజన్‌లో పీర్జాదిగూడ కార్పొరేషన్ మేయర్ జక్కా వెంకట్‌రెడ్డి అధికారులతో కలిసి ప్రారంభించారు. కమిషనర్ రామకృష్ణారావు, డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్‌గౌడ్, కార్పొరేటర్లు, హరిశంకర్‌రెడ్డి, అనంతరెడ్డి, శశిరేఖ, శుభాష్ నాయక్, బండారు రవీందర్, అంజిరెడ్డి పాల్గొన్నారు.

కంటి వెలుగును సద్వినియోగం చేసుకోవాలి

మల్కాజిగిరి/ అల్వాల్/ గౌతంనగర్: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని అల్వాల్ సర్కిల్ పరిధిలోని మూడు డివిజన్‌లలో ఆయా డివిజన్ల కార్పొరేటర్లు చింతల శాంతి శ్రీనివాస్‌రెడ్డి, సబితకిషోర్, రాజ్ జితేంద్రనాథ్‌తో కలిసి గురువారం ప్రారంభించారు.

మల్కాజిగిరిలో..

మల్కాజిగిరి డివిజన్‌లోని ఇందిరా మహిళా భవనంలో కంటి వెలుగును ఆయన ప్రారంభించారు. ఉపకమిషనర్ రాజు, మాజీ కార్పొరేటర్ జగదీష్‌గౌడ్, నాయకులు సతీష్‌కుమార్, పిట్టల శ్రీనివాస్, గుండా నిరంజన్ తదితరులు పాల్గొన్నారు. ఈస్ట్ ఆనంద్‌బాగ్ డివిజన్ పరిధిలోని అనంత సరస్వతినగర్ కమ్యూనిటీ హాల్‌లో స్థానిక కార్పొరేటర్ వై.ప్రేమ్‌కుమార్‌తో కలిసి ప్రారంభించారు.

గౌతంనగర్‌లో..

మల్లికార్జునగర్ ఫ్రెండ్స్ అసోషియేషన్ కమ్యూనిటీ హాల్‌లో స్థానిక కార్పొరేటర్ మేకల సునీతయాదవ్‌తో కలిసి ప్రారంభించారు.

యాప్రాల్‌లో..

యాప్రాల్‌లోని మల్లన్నగుడి కమ్యూనిటీ హాల్‌లో స్థానిక కార్పొరేటర్ మీనా ఉపేందర్‌రెడ్డితో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు.

మౌలాలి డివిజన్ గాయత్రినగర్‌లో..

మౌలాలి: మౌలాలి డివిజన్ గాయత్రినగర్‌లో కంటి వెలుగు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ప్రారంభించారు. డీసీ రాజు, నాయకులు జీఎస్‌వీ.సతీష్‌కుమార్, గుండా నిరంజన్, పిట్ల శ్రీనివాస్, ఆదినారాయణ, సంతోష్‌నాయుడు, నవాబ్, దినేష్, రాజేందర్‌రావు తదితరులు పాల్గొన్నారు. ప్రశాంత్‌నగర్‌లో సీనియర్ సిటిజన్స్ నర్సింహచారి, రహీంల చేతులమీదుగా ప్రారంభించారు. ఏఈ మధురిమ, మహేందర్, మహేష్, బీజేపీ నాయకులు సాయిబాబు, శ్రీనివాస్‌యాదవ్, ఫణీంద్రరావు, శివగౌడ్, వెంకటేష్ పాల్గొన్నారు.


కంటి వెలుగును ప్రారంభిస్తున్న బోడుప్పల్ మేయర్ బుచ్చిరెడ్డి


మల్కాజిగిరి డివిజన్‌లోని ఇందిరామహిళా భవనంలో..


చిలుకానగర్‌లో ప్రారంభిస్తున్న కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్


ప్రారంభిస్తున్న పీర్జాదిగూడ మేయర్ జక్కా వెంకట్‌రెడ్డి


చర్లపల్లిలో ప్రారంభిస్తున్న కార్పొరేటర్ బొంతు శ్రీదేవి


నాచారంలో స్టాండింగ్ కమిటీ సభ్యురాలు శాంతి సాయిజెన్


కాప్రాలో కంటి వెలుగు కార్యక్రమంలో..


ఈస్ట్ ఆనంద్‌బాగ్ డివిజన్‌లో..

క్లుప్తంగా

కరెంట్ ఉండని ప్రాంతాలు

బోడుప్పల్: మరమ్మతుల కారణంగా చెంగిచర్ల 33 /11 కేవీ సబ్‌స్టేషన్ పరిధిలో విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు ఏఈ ప్రదీప్‌కుమార్ ఒక ప్రకటనలో వెల్లడించారు. శుక్రవారం ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు మైవిలాస్, చెంగిచర్ల ఓల్డ్ విలేజ్, కాకతీయ కాలనీ, యాదయ్యనగర్, శ్రీమాతా అరవిందకాలనీ, కమలానగర్, రామకృష్ణానగర్, అరవింద ఎన్‌క్లేవ్, జయశ్రీ కాలనీల్లో విద్యుత్ సరఫరా ఉండదన్నారు.

ఐఎన్‌వైఎఎస్ సభ్యుడిగా ఎన్‌జీఆర్ఐ శాస్త్రవేత్త


డా.శిబ్‌శంకర్ గంగూలి

ఉప్పల్: సీఎస్ఐఆర్ జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ శాస్త్రవేత్త డా.శిబ్ శంకర్ గంగూలీ ఇండియన్ నేషనల్ యంగ్ అకాడమి ఆఫ్ సైన్సెస్ (ఐఎన్‌వైఎఎస్) సభ్యుడిగా ఎంపికైనట్లు ఆ సంస్థ విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. ఈయన సభ్యత్వం ఐదు సంవత్సరాల పాటు కొనసాగుతుందన్నారు. భూవిజ్ఞాన రంగంలో ఆయన చేసిన విశేష కృషికి అరుదైన అవకాశం లభించిందన్నారు. యువ శాస్త్రవేత్తగా అవార్డు, గనుల మంత్రిత్వ శాఖ నుంచి యువ శాస్త్రవేత్త అవార్డు 2017తో మరెన్నో అవార్డులను ఆయన సొంతం చేసుకున్నారు.

వినతి


డీసీ నాగమణికి వినతి పత్రం అందజేస్తూ..

అల్వాల్: స్వచ్ఛ గ్రేటర్ హైదరాబాద్ తెలంగాణ మున్సిపల్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో అల్వాల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ నాగమణికి వినతి పత్రం అందజేశారు. కార్మికులు అవస్థలు పడుతున్నారని, ఎక్కడ పనిచేసిన మున్సిపల్ వర్కర్స్‌ను అక్కడికే మార్చాలని వినతి పత్రంలో కోరారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు యాదగిరి, మహేందర్, శేఖర్, కౌసర్, అల్వాల్ సర్కిల్ నాయకులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

ఓయూ పీహెచ్‌డీ ప్రవేశ పరీక్షల ఫలితాలు విడుదల

ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ పీహెచ్‌డీ ప్రవేశ పరీక్షల ఫలితాలను విడుదల చేశారు. గురువారం పాలన భవనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వీసీ ప్రొ.రవీందర్, రిజిస్ట్రార్ ప్రొ.లక్ష్మీనారాయణ, పీజీ అడ్మిషన్స్ డైరెక్టర్ ప్రొ.పాండురంగారెడ్డి తదితరులు ఫలితాలను విడుదల చేశారు. డిసెంబరు 1, 2, 3 తేదీలలో 47 సబ్జెక్టులకు 6656 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకాగా 1508 (22.66శాతం) మంది విద్యార్థులు అర్హత సాధించారు. ఎడ్యుకేషన్‌లో 148 మంది అర్హత సాధించగా టెక్స్‌టైల్స్ టెక్నాలజీలో ఒక్కరు కూడా అర్హత సాధించలేదు. ఫలితాలను ఉస్మానియా వెబ్‌సైట్లో చూడవచ్చని, ర్యాంక్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవాలని అధికారులు తెలిపారు.

ఓయూలో అంతర్జాతీయ సదస్సు ప్రారంభం

ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ క్యాంపస్ ఎంబీఏ కాలేజీలో అడ్వాన్స్‌డ్ బిజినెస్ డైనమిక్స్ ఇన్ గ్లోబల్ మార్కెట్ అనే అంశం పై మూడు రోజుల అంతర్జాతీయ సదస్సు ప్రారంభమైంది. గురువారం కళాశాల ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమానికి ప్రిన్సిపల్ ప్రొ.శ్రీరాములు అధ్యక్షత వహించగా రాష్ట్ర ఉన్నత విద్య మండలి ఛైర్మన్ ప్రొ.లింబాద్రి ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి వెలిగించి సదస్సును ప్రారంభించి మాట్లాడారు. కార్యక్రమంలో కార్యక్రమంలో సదస్సు కన్వీనర్ ప్రొ.జహంగీర్, ప్రొ.నాగేశ్వర్‌రావు, ప్రొ.స్మిత సాంబ్రాణి, ప్రొ.సంపత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఫుట్‌పాత్, సైకిల్ ట్రాక్ పనులు షురూ..



నాగోలు: నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దే పనుల్లో భాగంగా జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో చేపడుతున్న మోడల్ కారిడార్లకు అధికారులు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో జీహెచ్ఎంసీ ఎల్‌బీనగర్ సర్కిల్ పరిధిలో నాగోలు మూసీ వంతెన నుంచి ఎల్‌బీనగర్ క్రాస్‌రోడ్డు వైపు రోడ్డుకు ఇరువైపులా ఫుట్‌పాత్, సైకిల్ ట్రాక్ అభివృద్ధి కోసం రూ.360 కోట్ల నిధులతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో మోడల్ కారిడార్ల పనులు నాగోలు చౌరస్తా నుంచి ప్రారంభమయ్యాయి. ఫుట్‌పాత్, సైక్లింగ్ ట్రాక్ పనులు జరుగుతున్నాయి. నాగోలు మూసీ నుంచి ఎల్‌బీనగర్ చౌరస్తా వరకు రోడ్డుకు అడ్డంగా ఉన్న అక్రమ నిర్మాణాలను జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు తొలగిస్తున్నారు. మోడల్ కారిడార్లు అందుబాటులో వస్తే నాగోలు, అల్కాపురి చౌరస్తా, ఎల్‌బీనగర్ చౌరస్తా ఎంతో ఆకర్షణీయంగా ఉంటుందని స్థానికులు పేర్కొంటున్నారు.

వేడుకగా లిటిల్ ఫ్లవర్ స్కూల్ వార్షికోత్సవం


వార్షికోత్సవాన్ని ప్రారంభిస్తున్న ప్రముఖులు

ఉప్పల్: ఉప్పల్ లిటిల్ ఫ్లవర్ స్కూల్ ప్రాంగణంలో 16వ వార్షికోత్సవాన్ని గురువారం ఉత్సాహంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కొండూరు శశాంక హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అనంతరం ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు కలెక్టర్ కొండూరి శశాంక, పాఠశాల ప్రధానోపాధ్యాయలు బ్రదర్ జోసఫ్ పసతో కలిసి బహుమతులను అందజేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు అన్నిరంగాల్లో రాణించాలని సూచించారు. పట్టుదల, కృషి, ఆత్మవిశ్వాసం ఉంటే ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చని అన్నారు. సెయింట్ గ్యాబిరల్ అధ్యక్షుడు బ్రదర్ జాన్ కలార్కల్, కళాశాల ప్రిన్సిపల్ బ్రదర్ విన్సంట్ రెడ్డి, ఫైనాన్షియర్ అడ్మిన్స్టేటర్ ఎంఎ జార్జ్, సీనియర్ జర్నలిస్టు కందిబండ కృష్ణ ప్రసాద్, విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.



విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు

విద్యుత్ సమస్యల పరిష్కార వేదికకు స్పందన

అల్వాల్: వినియోగదారుల సమస్యల పరిష్కారానికి ఏర్పాటు చేసిన విద్యుత్ సమస్యల పరిష్కార వేదికకు స్పందన లభించిందని వేదిక చైర్‌పర్సన్ ఎస్.జయరాజ్ అన్నారు. లోతుకుంటలోని సబ్‌స్టేషన్‌లో గురువారం ఏర్పాటు చేసిన పరిష్కార వేదికలో పలువులు వినియోగదారులు సమస్యలను తెలియజేశారన్నారు. 45 రోజుల్లో సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో అధికారులు లలిత, గజేందర్ పాల్గొన్నారు.


అధికారులకు వినతి పత్రం అందజేస్తున్న వినియోగదారులు

కాలుష్యం వెదజల్లుతున్న పరిశ్రమపై చర్యలు తీసుకోవాలి


కుషాయిగూడ పారిశ్రామికవాడలో కాలుష్యం వెదజల్లుతున్న పరిశ్రమ

కుషాయిగూడ: నిత్యం కాలుష్యం వెదజల్లుతున్న పరిశ్రమపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. కుషాయిగూడ పారిశ్రామికవాడలోని ఓ పరిశ్రమ నుంచి దట్టమైన నల్లటి పొగ వెదజల్లుతూ పరిసర ప్రాంతాలను కాలుష్యంతో నింపేస్తోందని ఆరోపిస్తున్నారు. జనావాసాలకు దగ్గరగా ఉన్న పరిశ్రమపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. సమీపంలోనే విద్యాసంస్థలు, ఆస్పత్రులు ఉన్నాయని, వీటిని దృష్టిలో ఉంచుకొని వెంటనే అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

భార్య మందలించిందని భర్త ఆత్మహత్య

అల్వాల్: భార్య మందలించిదని భర్త ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నేరేడ్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. సప్తగిరి కాలనీలో నివాసముండే కొంతం పెంటయ్య(50) కూలి. కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. బుధవారం సాయంత్రం 5 గంటలకు మద్యం తాగి వచ్చిన అతడిని భార్య నర్సమ్మ మందలించింది. దీంతో అతడు ఇంటి నుంచి వెళ్లిపోయాడు. మరుసటి రోజు ఉదయం 10 గంటలకు స్థానికంగా ఉన్న గ్రేవియార్డ్‌లో చీరతో చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం తెలియడంతో నర్సమ్మ నేరెడ్‌మెట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

వృద్ధుడి అదృశ్యం


మస్తాన్‌రావు(ఫైల్)

అల్వాల్: వృద్ధుడు అదృశ్యమైన ఘటన నేరేడ్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. కాకతీయనగర్‌లో నివాసముండే మస్తాన్‌రావు(52) ప్లంబర్. రెండు రోజుల క్రితం ఇంటి నుంచి బయటకు వెళ్లిన మస్తాన్‌రావు తిరిగి రాలేదు. దీంతో సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

'పథకాల పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారు'

ఘట్‌కేసర్: సంక్షేమ పథకాల పేరుతో బీఆర్ఎస్ సర్కారు కోట్లు దండుకోవడంతో పాటు ప్రజలను మభ్యపెడుతోందని ఎంపీపీ సుదర్శన్‌రెడ్డి ఆరోపించారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలోని ఎంపీపీ చాంబర్‌లో గురువారం ఎంపీపీ మాట్లాడుతూ.. తెలంగాణ సర్కారు చేపట్టిన మొదటి విడత కంటి వెలుగు కార్యక్రమంలో అవసరమైన వారికి కళ్లద్దాలు ఇవ్వకుండానే.. ఆపరేషన్లు చేయకుండానే.. రెండో విడతను చేపట్టడం సరికాదన్నారు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు ఏదో మంచి చేస్తున్నట్లు డ్రామాలు ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోదీ సర్కారు అమలు చేస్తున్న ప్రజాసంక్షేమ పథకాలు ప్రజలకు తెలిస్తే కేసీఆర్ ప్రభుత్వాన్ని పట్టించుకోరని తెలుసుకుని రెండో విడత కంటి వెలుగును ప్రారంభించారని ఆరోపించారు.

సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం



హబ్సిగూడ: రామంతాపూర్ కామాక్షిపురం ప్రాంతానికి చెందిన శ్రీజకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మంజూరైన రూ.75 వేల పత్రాన్ని గురువారం హబ్సిగూడలో ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి లబ్ధిదారుడి కుటుంబసభ్యులకు అందజేశారు. ఉప్పల్ డీసీ అరుణకుమారి, డాక్టర్ సౌందర్యలత, ఈఈ నాగేందర్, బీఆర్ఎస్ నాయకులు గరిక సుధాకర్, రాజు తదితరులు ఉన్నారు.

మౌలిక వసతులు కల్పిస్తా

బోడుప్పల్: డివిజన్ పరిధిలో దశలవారీగా మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నట్లు 18వ డివిజన్ కార్పొరేటర్ పులకండ్ల హేమలతారెడ్డి అన్నారు. సరస్వతినగర్ కాలనీలోని వీధి నంబర్– 3, 4లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు ఆమె గురువారం శంకుస్థాపన చేశారు. ఆమె మాట్లాడుతూ డివిజన్ పరిధిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, రోడ్లు, తాగునీరు, పారిశుధ్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పులకండ్ల జంగారెడ్డి, డివిజన్ అధ్యక్షుడు ప్రమోద్‌కుమార్, ప్రతినిధులు రమేష్‌కుమార్, నరేందర్, మోహన్, సరస్వతి నగర్ కాలనీ అధ్యక్షుడు సత్యంరెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ పాల్గొన్నారు.


డ్రైనేజీ పనుల శంకుస్థాపనలో కార్పొరేటర్ హేమలతారెడ్డి

పార్కు స్థలాన్ని కాపాడాలని డీసీకి వినతి

అల్వాల్: పార్కు స్థలం పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని అల్వాల్ సర్కిల్ ఉపకమిషనర్‌ను కాంగ్రెస్ నాయకులు కోరారు. సర్కిల్ కార్యాలయంలో ఉపకమిషనర్ నాగమణిని కలిసి గురువారం వినతి పత్రం అందజేశారు. వెంకటాపురం డివిజన్ బ్యాంక్ కాలనీలో పార్కు స్థలాన్ని కొందరు ఆక్రమించడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. గతంలో సైతం ఆక్రమణలకు పాల్పడగా కాలనీవాసులు అడ్డుకున్నారన్నారు. అధికారులు రక్షణ చర్యలు తీసుకోకపోవడం వల్లే కబ్జాదారులకు అవకాశం ఏర్పడుతుందన్నారు. ప్రహరీ నిర్మాణంతోపాటు పార్కులో సౌకర్యాలు కల్పించాలన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు అశోక్‌రెడ్డి, క్రిష్ణగౌడ్, సంజీవ్‌కుమార్, సీఎల్.యాదగిరి, శివకుమార్, నిరంజన్, ఓంకార్, వీణస్‌మేరీ, పద్మ, సుభాషిని, సంతోష్‌యాదవ్, సమీనాబేగం, సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.


ఉపకమిషనర్ నాగమణికి వినతి పత్రం అందజేస్తున్న కాంగ్రెస్ శ్రేణులు